క్లుప్తంగా

భరద్వాజకు కళారత్న అవార్డు



కళారత్న అవార్డు, స్వర్ణకంకణం అందుకుంటున్న భరద్వాజ

కొత్తపట్నం: శ్రీఆర్యాణి సకల కళావేదిక కరీంనగర్ వారు అక్కడి ఫిల్మ్ భవన్‌లో ఆదివారం రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విభిన్న కళారత్న అవార్డులు ప్రదానం చేశారు. వారిలో కొత్తపట్నంకు చెందిన డాక్టర్ భరద్వాజ రావి నూతల సంక్రాంతి పురస్కారం అందుకున్నారు. దీంతో పాటు స్వర్ణకంకణం బహుమతిగా అందజేశారు. ప్రముఖకవి వైరాగ్యం ప్రభాకర్, దూడపాక శ్రీధర్ భరద్వాజను అభినందించారు. సాహితీ కళా రంగానికి చేస్తున్న విశిష్ట సేవలను గుర్తించి వారికి జాతీయ స్థాయి సంక్రాంతి పురస్కారం-2025ను గౌరవంగా అందజేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.

సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత

సంతనూతలపాడు: మండలంలోని పేర్నమిట్ట పరిధిలో గల కృష్ణానగర్ సమీపంలో 39వ డివిజన్‌కు చెందిన కొల్లా వెంకటేశ్వర్లుకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ.1,18,088 చెక్కును ఆదివారం స్థానిక ఎమ్మెల్యే విజయ్ కుమార్ అందజేశారు. నాయకులు చైతన్య, తదితరులు పాల్గొన్నారు.

ఆలయాల్లో భక్తుల పూజలు

పెద్దారవీడు: మండలంలో గుండంచర్ల గ్రామం సమీపంలో నల్లమల అడవిలో వెలసిన గంగా భవానీ, వేనూతల కాటమరాజుస్వామి, మండల కేంద్రం పెద్దారవీడు గ్రామ సమీపంలో వెలసిన అంకాళమ్మ దేవత, ఎస్ కొత్తపల్లి గ్రామం సమీపంలో వెలసిన నాగాంజనేయ స్వామి పుట్టకు భక్తులు భక్తిశ్రద్ధలతో ఆదివారం పూజలు నిర్వహించారు. కాటమరాజుస్వామి, గంగభవానీ దేవతకు అభిషేకాలు, కుంకుమార్చన, పూజలు చేసిన అనంతరం పట్టు వస్త్రాలు, పూలమాలతో ప్రత్యేకంగా అలంకరించారు. మహిళలు అంకాళమ్మ దేవతకు పసుపు, కుంకుమ, చీరలు, గాజులు, నాగమయ్యపుట్టకు పాలు, పండ్లు సమర్పించారు. ఆలయాల ప్రాంగణంలో నైవేద్యం తయారు చేసి స్వామి, అమ్మవార్లకు చెల్లించారు.

33 ఏళ్ల కల.. ఎప్పటికి నెరవేరేనో..!

- ఇంటి స్థలాల కోసం ఒంగోలు తూర్పు క్రిస్టియన్‌పాలెం నిరుపేద దళితుల పోరాటం
- దళితుల స్థలాలను కబ్జా చేసిన అగ్రకులాల వారు
- మా పక్కన మీరెలా నివాసం ఉంటారంటూ బెదిరింపులు
- కోర్టు స్టే ఇచ్చినా లెక్కచేయని కబ్జాదారులు
- సమస్య పరిష్కారం కోసం చొరవ చూపని అధికారులు, ప్రజాప్రతినిధులు



దళితులకు పంపిణీ చేసిన స్థలం ఇదే..

ఒంగోలు టౌన్: సరిగ్గా 33 ఏళ్ల క్రితం ఒంగోలు నగరంలోని తూర్పు క్రిస్టియన్‌పాలేనికి చెందిన నిరుపేద దళితులకు అప్పటి ప్రభుత్వం ఇంటి స్థలాలిచ్చింది. అయితే, మా పక్కన దళితులు నివసించడమా అంటూ అగ్రకులాలకు చెందిన కొందరు వ్యక్తులు ఆ స్థలాన్ని కబ్జా చేశారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లోకి దళితులు రాకుండా అడ్డుకున్నారు. ఈ విషయంపై కేసులు కూడా అయ్యాయి. పోలీసుస్టేషన్ల చుట్టూ కూడా తిరిగారు. న్యాయస్థానాలకు వెళ్లారు. అయినప్పటికీ సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. ప్రజాప్రతినిధులు చొరవ చూపకపోవడంతో అధికారులు సైతం పట్టించుకోవడం లేదు. తరాలు మారాయి.. అయినా మా తలరాతలు మారలేదంటూ నిరుపేద దళితులు వాపోతున్నారు.

1992లో ఒక్కొక్కరికి 2 సెంట్ల చొప్పున స్థలాల పంపిణీ...

అప్పట్లో నగర శివారు ప్రాంతమైన తూర్పు క్రిస్టియన్‌పాలెంలోని 119 మంది దళితులకు రాష్ట్ర ప్రభుత్వం నివేశన స్థలాలు ఇచ్చింది. ఒక్కొక్కరికి 2 సెంట్ల చొప్పున సర్వే నంబర్ 42/1,376లో 2.38 ఎకరాల స్థలాన్ని పంపిణీ చేసింది. ఆ తర్వాత అదే సర్వే నంబర్‌లో మరో 26 సెంట్ల స్థలాన్ని 13 మందికి పంపిణీ చేసింది. అయితే, కమ్మపాలేనికి చెందిన ప్రస్తుత టీడీపీ కార్పొరేటర్, మాజీ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో కొందరు వ్యక్తులు ప్రభుత్వం ఇచ్చిన స్థలాలను ఆక్రమించారు. అందులోకి దళితులను రానివ్వకుండా అడ్డుకున్నారు. మా పక్కన మాల మాదిగలు నివసిస్తారా..? ఎంత ధైర్యం అంటూ బెదిరింపులకు దిగారు. అప్పటి నుంచి ఈ స్థలం వివాదంగా మారింది. ఈ విషయంలో ఇరువర్గాల మధ్య తరచూ ఘర్షణలు జరిగాయి. 2021, 2023లో అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. ఇరు వర్గాలు పోలీసుస్టేషన్ల చుట్టూ తిరిగారు. న్యాయస్థానాల గడప కూడా తొక్కారు. న్యాయస్థానంలో దళితులకు అనుకూలంగా స్టే ఇవ్వడం కూడా జరిగింది.

న్యాయస్థానం తీర్పును కూడా లెక్కచేయకుండా...

ఈ స్థలం వివాదం కొనసాగుతున్నప్పటికీ అగ్రకులాలు లెక్క చేయలేదు. వివాదంలో ఉన్న స్థలంలో డెయిరీ నిర్మించారు. ఒక రేకుల షెడ్డుతో అక్రమంగా ఇంటిని కూడా నిర్మించారు. దళితులను మాత్రం స్థలంలోకి రానివ్వడం లేదు. ఎవరైనా ధైర్యం చేసి స్థలం వద్దకు వెళ్తే పోలీసులను దింపుతున్నారు. కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు. భౌతిక దాడులు చేస్తామని బెదిరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. అంతేగాకుండా ఈ స్థలం లోతట్టు ప్రాంతంగా ఉండేది. దీనికి మట్టితో పూడ్చేందుకు 2008లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 6 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసింది. అయినప్పటికీ కాంట్రాక్టర్‌ను కూడా ఆ స్థలంలోకి రానివ్వకుండా అగ్రకులాలు తరుముకున్నాయని చెబుతున్నారు. చేతిలో అధికారం, డబ్బు ఉందన్న అహంకారంతో టీడీపీ నాయకులు నేటికీ ఆ స్థలాన్ని దళితులకు దక్కకుండా అడ్డుకుంటున్నారని చెబుతున్నారు.

అద్దెలు కట్టలేక అల్లాడుతున్న నిరుపేద దళితులు...

నగరం నడిబొడ్డున ఉన్న తూర్పు క్రిస్టియన్‌పాలెంలో ప్రస్తుతం 1500 కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరంతా నిరుపేదలు. రెక్కాడితేనేగానీ డొక్కాడని శ్రామికులు. దొరికినప్పుడు పనులు చేసుకుంటూ.. పనులు లేకపోతే పస్తులుండే వారే ఎక్కువగా ఉన్నారు. వీరిలో సగానికిపైగా సొంతిళ్లు లేకపోవడంతో నెలనెలా అద్దె కట్టుకోలేక అల్లాడిపోతున్నారు. కళ్ల ఎదుటే ప్రభుత్వం ఇచ్చిన స్థలం ఉన్నప్పటికీ అందులోకి వెళ్లేందుకు అడ్డుపడుతున్న శక్తులతో పోరాడలేక తమ ఇబ్బందిని ఎవరికీ చెప్పుకోలేక లోలోపల కుమిలిపోతున్నారు.

పాలకుల నిర్లక్ష్యంతో పట్టించుకోని అధికారులు...

ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 33 సంవత్సరాలుగా దళితుల ఇళ్ల స్థలాల సమస్య కొనసాగుతున్నప్పటికీ పరిష్కరించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులకు ఓపిక లేకుండా పోయిందని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరువర్గాలను పిలిపించి మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఇక్కడ నివసించే దళితులందరూ రాజకీయాలకు అతీతంగా నాయకులను సంప్రదించారు. తమ సమస్యను పరిష్కరించమని వేడుకున్నారు. అయినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని చెబుతున్నారు.

ఇప్పటికైనా మా స్థలాలు ఇవ్వండి...

గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాలలో 2 సెంట్ల ఇంటి స్థలాన్ని పంపిణీ చేస్తామని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే తమకు ఎప్పుడో ఇచ్చిన స్థలం ఉందని, ఆ స్థలానికి సంబంధించిన వివాదాన్ని పరిష్కరించి తమకు అప్పగించాలని తూర్పు క్రిస్టియన్‌పాలెం దళితులు కోరుతున్నారు. సమస్య పరిష్కారానికి తామంతా అనుకూలంగా ఉన్నామని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

> **ప్రభుత్వం ఉచితంగా ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది**
>
> 
>
> అప్పట్లో ఈ స్థలాన్ని ప్రభుత్వం ఉచితంగా ఇచ్చింది. అయితే ఏం ప్రయోజనం లేకుండా పోయింది. ఆ స్థలాన్ని కబ్జాదారుల నుంచి కాపాడుకునేందుకు కోర్టు చుట్టూ తిరగడానికి లక్షల రూపాయలు ఖర్చయిపోతున్నాయి. నిరుపేద దళితులు చమటోడ్చి సంపాదించిన డబ్బును కోర్టు కేసులకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ స్థలం సమస్యను పరిష్కరించాలి. ఈ సమస్య పరిష్కారం కోసం మేమంతా సానుకూలంగా ఉన్నాం. కలెక్టర్ జోక్యం చేసుకుని దళితులకు న్యాయం చేయాలని కోరుతున్నాం.
>
> – తేళ్ల విక్టర్‌పాల్, వైఎస్సార్ సీపీ 8వ డివిజన్ అధ్యక్షుడు, ఒంగోలు

ప్రభుత్వ స్థలం ఆక్రమించి షెడ్డు నిర్మాణం



ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన రేకుల షెడ్డు

నాగులుప్పలపాడు: గతంలో అది ప్రభుత్వ పాఠశాల భవన స్థలం. కాలక్రమంలో పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో కూల్చివేశారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆ స్థలాన్ని పలు కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. విశాలమైన స్థలం కళ్లెదురుగా కనిపిస్తే టీడీపీ నాయకులు ఊరకే ఉంటారా.? ఊహించినట్లుగానే కబ్జాకు పాల్పడ్డారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. నాగులుప్పలపాడు మండలంలోని కండ్లగుంట గ్రామంలో ప్రస్తుతం రైతు భరోసా కేంద్రానికి ఎదురుగా ఉన్న స్థలంలో గతంలో ప్రభుత్వ పాఠశాల భవనం ఉండేది. కాలక్రమంలో ఆ భవనం శిథిలావస్థకు చేరడంతో కూల్చేశారు. సంబంధిత ప్రభుత్వ స్థలం గ్రామం నడిబొడ్డున ఉండటంతో గ్రామస్తులు శుభకార్యాలకు వినియోగించుకుంటూ వస్తున్నారు. మంచి సెంటర్‌లో ఉన్న విశాలమైన స్థలం కావడంతో ప్రభుత్వం అంటే మనమేకదా.. ప్రభుత్వ స్థలమంటే మనదే కదా అనే అహంకారంతో తెలుగు తమ్ముళ్లు ఆ స్థలం ఆక్రమణకు సిద్ధమయ్యారు. ఇన్నాళ్లా గ్రామస్తులందరి అవసరం కోసం వాడుకున్న స్థలంలో గ్రామానికి చెందిన టీడీపీ నేత ప్రభుదాసురెడ్డి రేకులషెడ్డు వేసి పూర్తిగా ఆక్రమించాడు. అధికారులెవరూ ఆక్రమణను ఆపేందుకు వీలుకాకుండా శనివారం సాయంత్రం పని మొదలుపెట్టి ఆదివారం ఉదయం కల్లా షెడ్డు నిర్మించాడు. ఈ ఆక్రమణ ఇలాగే కొనసాగితే తమ అవసరాలకు అందుబాటులో ఉండే ప్రభుత్వ స్థలం సెంటు కూడా మిగలదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ స్థలం ఆక్రమణపై పంచాయతీ కార్యదర్శి భవానీని వివరణ కోరగా, ప్రస్తుతం ఆక్రమణకు గురై షెడ్డు నిర్మాణం చేసిన స్థలం పూర్తిగా ప్రభుత్వానిదేనని తెలిపారు. సోమవారం ఆక్రమణదారులకు నోటీసులు అందజేసి నిర్మాణాలు తొలగిస్తామని చెప్పారు.

అమిత్‌షా క్షమాపణలు చెప్పాలి



చీమకుర్తిలో నిరసన వ్యక్తం చేస్తున్న సీపీఎం నాయకులు

చీమకుర్తి: కేంద్ర హోం శాఖామంత్రి అమిత్‌షా క్షమాపణలు చెప్పాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్‌షా విజయవాడ పర్యటనను వ్యతిరేకిస్తూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం చీమకుర్తి బస్టాండ్‌లో అమిత్‌షా గో బ్యాక్ అంటూ నినాదాలు చేసి నిరసన తెలిపారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా గెలిచిన అమిత్‌షా చివరకు అంబేడ్కర్‌పైనే అనుచిత వ్యాఖ్యలు చేయడమంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని మండిపడ్డారు. నిరసన వ్యక్తం చేసిన వారిలో సీపీఎం జిల్లా, మండల నాయకులు పమిడి వెంకట్రావు, పూసపాటి వెంకట్రావు, చిన్నపురెడ్డి, రామారావు, స్థానికులు పాల్గొన్నారు.

తీరం పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం



కె.పల్లెపాలెం తీరంలో వ్యర్థాలను తొలగిస్తున్న స్వచ్ఛంద సంస్థ వలంటీర్లు, మెరైన్ పోలీస్ సిబ్బంది

కొత్తపట్నం: సముద్ర తీరంలో వేసే వ్యర్థాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తే తీరానికి వచ్చే పర్యాటకులు, స్థానిక మత్స్యకారులు ఆరోగ్యంగా ఉంటారని సన్ హెల్పింగ్ పీపుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చలగాల విజయ్‌కుమార్ అన్నారు. కొత్తపట్నం మండలంలోని కె.పల్లెపాలెం బీచ్‌లో ఆదివారం ఫౌండేషన్‌తో పాటు ఒంగోలు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వ్యర్థాలను తొలగించారు. స్వచ్ఛంద సేవా సంస్థ సిబ్బంది, మెరైన్ ఎస్సై పసుపులేటి సుబ్బారావు, సిబ్బంది పాల్గొన్నారు. ప్లాస్టిక్ కవర్లు, వాటర్ బాటిళ్లు, సముద్రం నుంచి వచ్చే వివిధ రకాల వ్యర్థాలను తొలగించారు. చీపుర్లతో చిమ్మి తీరాన్ని పరిశుభ్రం చేశారు. సేకరించిన వ్యర్థాలను దూరంగా తరలించారు. ఈ సందర్భంగా విజయ్‌కుమార్ మాట్లాడుతూ తీరంలో అనేక రకాల కళేబరాలు, వ్యర్థ పదార్థాలు కొట్టుకొస్తాయని, వాటిని తొలగించుకోవాలని సూచించారు. తీరంలో వ్యర్థాలు ఉండటం వలన మనకు తెలియకుండానే వ్యాధులు వస్తాయన్నారు. పర్యాటకులు తీరంలో వ్యర్థాలను డస్ట్‌బిన్‌లో మాత్రమే వేయాలన్నారు. లేకుంటే అవి కుళ్లిపోయి దోమలు ఉత్పత్తి జరిగి స్థానిక మత్స్యకారులకు విషజ్వరాలు వస్తాయని తెలిపారు. తీరం శుభ్రంగా ఉంటే పర్యాటకులు కూడా అధికంగా వస్తారని తెలిపారు. అనంతరం తీరంలో రోడ్డు పక్కన తోపుడు బండ్ల నిర్వాహకులు, చిరు వ్యాపారులకు దాత బోయలపల్లి ప్రభావతి సహకారంతో 50 మందికి డస్ట్‌బిన్‌లు ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో దీక్ష ఫౌండేషన్ ప్రతినిధి హరికిషోర్ కుమార్, మెరైన్ ఎస్సై పసుపులేటి సుబ్బారావు, వలంటీర్లు, మెరైన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఘనంగా హనుమారెడ్డి వర్ధంతి



హనుమారెడ్డి చిత్రపటానికి నివాళులర్పిస్తున్న రచయితలు, కవులు, సాహితీవేత్తలు, అభిమానులు

ఒంగోలు మెట్రో: ప్రకాశం జిల్లా రచయితల సంఘ పూర్వ అధ్యక్షుడు బి.హనుమారెడ్డి జిల్లా సాహిత్య రంగానికి చేసిన సేవ మరువలేనిదని ఆ సంఘ ప్రస్తుత అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. హనుమారెడ్డి ఐదో వర్ధంతిని స్థానిక సంఘ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వృత్తిరీత్యా క్రిమినల్ లాయర్‌గా, ప్రవృత్తి రీత్యా సాహితీవేత్తగా జిల్లా ఖ్యాతిని రాష్ట్రస్థాయిలో హనుమారెడ్డి ఇనుమడింపజేశారని కొనియాడారు. సంఘ ప్రధాన కార్యదర్శి యత్తపు కొండారెడ్డి మాట్లాడుతూ హనుమారెడ్డి జూనియర్స్ అనేకమంది పీపీలుగా, ఏపీపీలుగా, జడ్జిలుగా పదోన్నతులు పొందారని, సాహిత్యంలో అనేక మంది సాహితీవేత్తలు పీహెచ్‌డీలు చేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో ముస్లిం రచయితల సంఘ అధ్యక్షుడు షేక్ మహబూబ్‌జాన్, ఆనందమయి సాహితీ సమితి ప్రధాన కార్యదర్శి అన్నం విజయకుమారి, అక్కినేని కళాపరిషత్ అధ్యక్షుడు కళ్లగుంట కృష్ణయ్య, అన్నమయ్య సంగీత సేవా సమితి అధ్యక్షుడు ఐ.మురళీకృష్ణ, సాహితీ సుధ కనిగిరి ప్రధాన కార్యదర్శి పాలూరి శివప్రసాద్, అమృతవర్షిణి అధ్యక్షుడు కె.ఎస్.వి.ప్రసాద్, అధ్యాత్మిక ఉపన్యాసకుడు చిలకపాటి రంగారావు, రచయితల సంఘ సభ్యులు సయ్యద్‌ఇస్మాయిల్, ఓరుగంటి ప్రసాద్, జానకిరామ్, రవి, తదితరులు పాల్గొన్నారు.

చిన్నారులకు పుస్తకాలు చదవడం అలవాటు చేయాలి

ఒంగోలు టౌన్: చిన్నారులకు పుస్తకాలు చదవడం అలవాటు చేస్తే వారు సెల్‌ఫోన్‌కు దూరమవుతారని జిల్లా కేంద్ర గ్రంథాలయ ఉప పాలకురాలు బొమ్మల కోటేశ్వరి చెప్పారు. ఆదివారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో చదవడం మాకిష్టం కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రంథాలయ సిబ్బంది పిల్లల చేత కథల పుస్తకాలు చదివించారు. కథలు చెప్పడమే కాకుండా పిల్లల చేత కూడా కథలు చెప్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... పుస్తక పఠనం ద్వారా పిల్లలలో విజ్ఞానాన్ని పెంపొందించవచ్చన్నారు. అలాగే పిల్లలలో మానసిక వికాసానికి పుస్తకాలు ఎంతో దోహదం చేస్తుందన్నారు. తలిదండ్రులు తమ పిల్లలను గ్రంథాలయానికి తీసుకొని రావాలని, పుస్తకాలపై ఆసక్తి పెంచాలని సూచించారు. కార్యక్రమంలో ఇమ్మానుయేలు, యస్.అనిల్ కుమార్, లక్ష్మి పాల్గొన్నారు.



చదవడం మాకిష్టం కార్యక్రమానికి హాజరైన చిన్నారులతో గ్రంథాలయ సిబ్బంది

ఘనంగా గ్రాండ్ మ్యూజికల్ నైట్



కార్యక్రమంలో గీతాలు ఆలపిస్తున్న గాయనీ గాయకులు



పాల్గొన్న సినీ నటుడు రఘుబాబు, ప్రేక్షకులు

ఒంగోలు మెట్రో: నగరంలో మొట్టమొదటిసారిగా ఉద్దండులైన గాయనీ గాయకులచే ఆదివారం రాత్రి మెగా మ్యూజికల్ నైట్‌ను ఘనంగా నిర్వహించారు. స్థానిక హెడ్ పోస్టాఫీసు ఎదురుగా ఉన్న హైదరీ క్లబ్‌లో గంధర్వగాన తరంగిణి మెగా మ్యూజికల్ నైట్‌లో ప్రముఖ ప్రఖ్యాత గాయనీ గాయకులు అపర ఘంటసాల బాలకామేశ్వరరావు, జూనియర్ బాలు రాము, స్వరమాధురి గాయత్రీ నారాయణన్, యువతరంగం నాదప్రియ, సంచలన నవయుగ వాయిద్యతో అద్భుత సంగీత సాహిత్యాన్ని అందించారు. బహుభాషా ప్రవీణ వ్యాఖ్యాత బ్రహ్మ.. మోహన్ గాంధీ సమ్మోహనపరిచే వ్యాఖ్యలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సంచలన నవయువ వాయిద్య బృందం, తెలుగు ఐడల్ ఫేమ్, సాయి పవన్ బ్యాండ్ వాయిద్య సహకారాన్ని అందించారు. ఒంగోలు, చుట్టుపక్కల ప్రజలు పాల్గొన్నారు. తెలుగు ఐడల్ ఫేమ్, ప్రముఖ వయోలిన్ విద్వాంసురాలు కామాక్షి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సుమారు ఐదు వందల మంది ప్రేక్షకులు పాల్గొన్నారు.

పరంజ్యోతి అమ్మ భగవాన్ ఆలయంలో పూజలు



పరంజ్యోతి అమ్మ భగవాన్ పూజలో సౌజన్య దాసాజీ

ఒంగోలు మెట్రో: మద్దిపాడులోని పరంజ్యోతి అమ్మ భగవాన్ ఆలయంలో సౌజన్య దాసాజీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం చేశారు. అన్ని దానాల్లో గొప్పదానం అన్నదానమని, అన్నం పరబ్రహ్మ స్వరూపమని సౌజన్య దాసాజీ అన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు శేషగిరికుమారి, సాంబశివరావు, అనిల్, సుధాకర్, తేజస్విని కళ్యాణ్ పాల్గొన్నారు.

రహదారి నిబంధనలు కచ్చితంగా పాటించాలి



పచ్చాకు ముఠా కూలీలకు కౌన్సిలింగ్ ఇస్తున్న ఎస్సై శివరామయ్య

మద్దిపాడు: ప్రతి వాహనదారుడు కచ్చితంగా రహదారి నిబంధనలు పాటించాలని ఎస్‌ఐ శివరామయ్య సూచించారు. ఆదివారం పచ్చాకు వేసుకుని కూలీలు ట్రాక్టర్ సైడ్ డోర్లపై కూర్చుని వెళ్తుండటంతో ఆయన అడ్డుకున్నారు. ముఠాకూలీలకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ట్రాక్టర్ డోర్లపై కూర్చుని ప్రయాణించటం వలన ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని తెలిపారు. ట్రాక్టర్లు మలుపు తిరిగే సమయంలో తిరగబడే అవకాశాలు కూడా ఉంటాయన్నారు. ముఠా కూలీలు ట్రాక్టర్లపై ప్రయాణించవద్దని హితవు పలికారు. అదే క్రమంలో వ్యతిరేక దిశలో వాహనాలు నడపడం కూడా ప్రమాదాలకు కారణాలవుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం పోలీసు నిబంధనలు కఠినంగా ఉన్నాయని హెచ్చరించారు. అనుకోని పరిస్థితుల్లో ట్రాక్టర్ తిరగబడి ఎవరికైనా ప్రాణాపాయం జరిగితే నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నట్లు డ్రైవర్‌కు తెలిపారు. ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటే కేసులు నమోదు చేస్తామని ఎస్సై స్పష్టం చేశారు. ప్రతి వాహనదారుడు రోడ్ సేఫ్టీ రూల్స్ తప్పక పాటించాలన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, పలువురు వాహనదారులు పాల్గొన్నారు.

సంతనూతలపాడులో సీఐ కౌన్సిలింగ్...

సంతనూతలపాడు: పచ్చాకు తరలించే ట్రాక్టర్లలో ప్రయాణిస్తున్న కూలీలు, రైతులకు ఒంగోలు రూరల్ సీఐ ఎస్.శ్రీకాంత్‌బాబు ఆదివారం కౌన్సిలింగ్ ఇచ్చారు. ఒంగోలులోని రూరల్ సర్కిల్ కార్యాలయంలో సీఐ మాట్లాడారు. సర్కిల్ పరిధిలో గల సంతనూతలపాడు, నాగులుప్పలపాడు, మద్దిపాడు పోలీస్‌స్టేషన్ల పరిధిలో పొగాకు రైతాంగం, పచ్చాకు కూలీలు ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇటీవల ఎన్నో ప్రమాదాలు సంభవించాయని వివరించారు. పొగాకు తరలింపు సమయంలో పచ్చాకును ఒక ట్రాక్టర్లో, కూలీలను మరొక వాహనంలో తరలించాలని రైతులకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీకాంత్‌బాబు హెచ్చరించారు.

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతిభా పోటీలు



కరపత్రాలను ఆవిష్కరిస్తున్న రోటరీ క్లబ్ సభ్యులు

చీమకుర్తి: రోటరీక్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 24న విద్యార్థులకు పలు విభాగాలలో ప్రతిభా పాటవ పోటీలు నిర్వహిస్తున్నట్లు క్లబ్ వ్యవస్థాపకుడు చెరుకూరి రఘుకిరణ్ తెలిపారు. రోటరీ క్లబ్ నిర్వాహకులతో కలిసి ఆదివారం చీమకుర్తిలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 8, 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులలో ప్రతిభా నైపుణ్యాలు వెలికితీసే కార్యక్రమంలో భాగంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చీమకుర్తిలోని చెరుకూరి వెంకటేశ్వర్లు ఇండోర్ స్టేడియంలో నిర్వహించే ఈ పోటీలకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. చిత్రలేఖనం, వ్యాసరచన, వక్తృత్వం, దేశభక్తి గీతాలతో పాటు క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 25వ తేదీ ఉదయం 9 గంటల నుంచే పోటీలు ప్రారంభమవుతాయన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శి కడవా రామకృష్ణ, కందుకూరి సుధాకర్, మాజీ అధ్యక్షులు, కార్యదర్శులు గోరంట్ల వెంకట్రావు, మన్నం నాగరాజు, అంబటి వీరారెడ్డి, పోకూరి రామకృష్ణారెడ్డి, స్థానికులు పాల్గొన్నారు.